

లక్ష కొట్టు.. కాంట్రాక్టు పట్టు.. అన్నాడు!

- మహబూబాబాద్ విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నరేష్ వేధింపులు
- విసిగి వేసారి ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్లు
- రూ.80 వేలు పుచ్చుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
- మహబూబాబాద్‌లో ఉలిక్కి పడిన అధికారులు


ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విద్యుత్ ఎస్‌ఈ నరేష్

మహబూబాబాద్ క్రైం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారుల వలకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. విద్యుత్ శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా పని చేస్తున్న జనగాం నరేష్ మానుకోట పట్టణంలోని తన ఇంటిదగ్గర క్లాస్-1 కాంట్రాక్టర్ల నుంచి బుధవారం ఉదయం రూ. 80 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి గాను మహబూబాబాద్ జిల్లా మరిపెడ, కురవి మండలాల పరిధిలో విద్యుత్ లైన్ మెయింటెనెన్స్, రిపేరు కోసం రూ.20లక్షలతో టెండర్లను పిలిచారు. ఇద్దరు వ్యక్తులు అతి తక్కువకు టెండర్ వేయడంతో ఎస్‌ఈ నరేష్ నిరాకరించారని, తదుపరి ఆ టెండర్ కోసం చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎస్‌కె అజారుద్దీన్, ఎస్‌కె నజీరుద్దీన్ ఇద్దరు క్లాస్-1 కాంట్రాక్టర్లు టెండర్ అలాట్‌మెంట్ కోసం దరఖాస్తు (మిగతా 7వ పేజీలో)

మందలించినందుకు ప్రాణం తీశారు..


- కుమార్తె ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా కోపగించిన తండ్రి
- కట్టేసి కొట్టిన భార్య, కుమార్తెలు, ప్రియుడు
- ఖమ్మంలో చికిత్స పొందుతూ మృతి



భర్త ధారవత్ కిషన్‌ను భార్య, కుమార్తెలు తాడుతో కట్టేసిన దృశ్యం

మరిపెడ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని డీఎస్ఆర్ జెండాల తండాలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుంటే మందలించినందుకు భర్తను భార్యతో పాటు ఆమె కుమార్తెలు, మరొక వ్యక్తి కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం మరిపెడ సీఐ రాజ్‌కుమార్, ఎస్సై బొలగాని సతీష్ తెలిపిన వివరాల ప్రకారం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మంగళిబండ తండాకు చెందిన ధరావత్ కిషన్(42)కు మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాల తండాకు చెందిన జంగ్నికి 25ఏళ్ల కిందట వివాహమైంది. కిషన్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో (మిగతా 7వ పేజీలో)

'పల్లని రేగళ్ల ఎర్రని మల్లెలు... నెత్తురోసుకున్న నేల.. తల్లీ నా వెలిశాల'.. అంటూ పోరుగడ్డను విప్లవోద్వేగంతో కీర్తించాడు ఓ కవి. వెలిశాల మారుమూల పల్లె మాత్రమే కాదు. అది ఉగ్గుపాలతో ఉద్యమాలను నేర్పించిన నేల.. దిక్కులను శాసించేందుకు శక్తులను కన్న గడ్డ.. ఎర్రెర్రని పోరు విత్తనాలను పంచిన క్షేత్రం.. విప్లవోద్యమానికి చుక్కానిగా, సాయుధపోరుకు ప్రేరణగా వెలిగిన స్థలం. ఇప్పుడా పల్లె మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన ఒడిలో కన్నుతెరిచి, విప్లవమే శ్వాసగా పోరు సాగించిన తన బిడ్డ అమరుడు కావడంతో దుఃఖసముద్రంలో మునిగింది. గాజర్ల రవి అలియాస్ గణేష్(56) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. దళసభ్యుడి స్థాయి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగిన గణేశ్.. నమ్మిన సిద్ధాంతం కోసం మడమ తిప్పని యోధుడిగా సాయుధ ప్రస్థానం సాగించారు. తన చివరి శ్వాస వరకు పేదల కోసం, సమసమాజ స్థాపన కోసం తపించారు. రణతంత్రంలో దిట్టగా, ఎన్నో సంచలనాత్మక సంఘటనలకు సూత్రధారిగా పేరుగాంచారు. 2004లో శాంతి చర్చల్లో తనదైన ముద్ర కనబరిచారు. తీవ్ర నిర్బంధాలకు ఎదురొడ్డి 33 ఏళ్ల పాటు రాజీ లేకుండా అజ్ఞాత జీవితాన్ని సాగించారు. గణేశ్ కోసం ఏళ్లుగా వేట సాగిస్తున్న పాలకవర్గాలు.. ఆయన తలకు కట్టిన రేటు రూ.40 లక్షలు. గణేశ్ అమరత్వంతో విప్లవ శ్రేణులు, విప్లవ అభిమానులు భావోద్వేగం చెందుతున్నారు. ఆయన స్మృతులను తలుచుకుంటూ ద్రవించిపోతున్నారు.



విప్లవ స్వాప్నికుడు.. వెనుదిరగని యోధుడు

ముగిసిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేశ్ ప్రస్థానం

- వెలిశాల నుంచి ఏవోబీ వరకు సాగిన పోరుబాట
- దళ సభ్యుడి స్థాయి నుంచి కేంద్ర కమిటీ వరకు అంచెలంచెలుగా...
- ఏపీలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో విప్లవాభిమానుల్లో విషాదం
- అన్న సారయ్య స్ఫూర్తితో 1992లో అజ్ఞాతంలోకి..
- 2004లో పీపుల్స్‌వార్ ప్రతినిధిగా చర్చలకు హాజరు
- గణేశ్ తలపై రూ.40లక్షల రివార్డు
- ముగ్గురు సోదరులదీ ఉద్యమబాటే...
- గతంలోనే ఎన్‌కౌంటర్‌లో అన్న హతం.. తమ్ముడు లొంగుబాటు..

ప్రజల కోసమే బతికాడు..
– గాజర్ల సమ్మయ్య, గణేశ్ సోదరుడు



మా సోదరుడు రవి చిన్నతనంలోనే ఉద్యమంలోకి వెళ్లాడు. ఏనాడూ తిరిగి ఇంటి ముఖం చూడలేదు. తిరిగి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేశాడు. అనుక్షణం ప్రజల కోసమే పరితపించాడు. ప్రజల కోసమే ప్రాణాలర్పించాడు. తమ్ముడు లేని లోటు ఎప్పుడు తీర్చుకోలేనిది. మా కుటుంబానికే కాదు, ప్రజలకు కూడా ఆయన మరణం పూడ్చలేనిది. మాకెన్ని సమస్యలు ఎదురైనా ఎప్పుడూ తమ్ముడికి చెప్పుకోలేదు. అతడు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలనుకున్నాం.

భూపాలపల్లి/టేకుమట్ల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): పోరుగల్లు ఓరుగల్లులో వెలిశాల ఓ కుగ్రామం. కానీ విప్లవస్ఫూర్తి, కార్యాచరణతో ఈ గ్రామం ఎప్పుడూ చర్చల్లోనే నిలిచింది. రెవల్యూషనరీ బ్రదర్స్‌గా గుర్తింపు పొందిన గాజర్ల సోదరుల్లో ఇద్దరు అడవి బాటలోనే నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి అంతర్థానం కాగా, అనారోగ్యంతోఒకరు జన జీవన స్రవంతిలోకి వచ్చారు. మావోయిస్టు ఉద్యమ చరిత్ర పుటల్లో తనకంటూ స్థానాన్ని నిలబెట్టుకున్న వెలిశాల గ్రామం.. మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ ఎన్‌కౌంటర్‌తో విషాదంలో మునిగిపోయింది. భూమి కోసం.. భుక్తి కోసం.. తాడిత, పీడిత జనం విముక్తికై సాయుధ పోరాటమే సరైన పరిష్కారమని భావించిన గాజర్ల సారయ్య (ఆజాద్), గాజర్ల రవి (గణేష్ /ఉదయ్), గాజర్ల అశోక్ (ఐతు) పోరుబాటను ఎంచుకుని ముందుకెళ్లారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో సామాన్య కల్లుగీత కార్మిక కుటుంబానికి చెందిన గాజర్ల కనకమ్మ, మల్లయ్య దంపతులకు మొత్తం ఐదుగురు కుమారులు. ఇందులో చివరి ముగ్గురైన సారయ్య, రవి, అశోక్‌లు విప్లవాల బాటను ఎంచుకున్నారు. 1987లో రాజకీయాల్లోకి అరగ్రేటం చేయాలనుకున్న గాజర్ల సారయ్య అప్పట్లో సింగిల్ విండో ఛైర్మన్‌గా పోటీ చేసి పెత్తందార్ల చేతుల్లో ఓటమి పాలయ్యారు. దాంతో భూస్వాములు, పెత్తందారుల ఆధిపత్యానికి ఎదురు తిరగటంతో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్రమంగా సారయ్య అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1989లో అడవి బాట పట్టగా, ఆ తర్వాత పరిణామాల్లో అన్న ఆచూకీ తెలుపాలని పోలీసు నిర్బంధం పెరగటంతో రవి, అశోక్‌లు కూడా క్రమంగా అడవిబాట పట్టారు. ఈ క్రమంలో 2008లో ఏటురునాగారం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ మృతి చెందారు. 1992లో అజ్ఞాతంలోకి వెళ్లిన గాజర్ల రవి (గణేష్) 10వ తరగతి వరకు గ్రామంలోనే విద్యాభ్యాసం పూర్తి చేయగా, వరంగల్‌లో ఐటీఐ విద్యను అభ్యసిస్తూ రాడికల్ యువజన సంఘంలో చేరి అడవిబాట పట్టారు. నాటి నుంచి నేటి వరకు ఉద్యమంలోనే గణేష్ కొనసాగుతూ (మిగతా 7వ పేజీలో)

ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు

- మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్

మహబూబాబాద్ టౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని మహబూబా బాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ మునిసిపల్, మండల పరిధిలో 107 మందికి రూ.1,07,12,412 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 69 మంది లబ్ధిదారులకు రూ. 21,17,000 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని చెప్పారు. మానుకోట మునిసిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. దీంతో మునిసిపాలిటీ మరింత ప్రగతి సాధించనుందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఎన్నికల సమయంలో రూ.50 కోట్లు మంజూరు చేశామని ఫ్లైలాన్ కట్టి ప్రజల ఓట్లను దండుకునే ప్రయత్నం చేసిందని ఒక్కపైసా కూడా రాలేదని, అందుకు వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మానుకోట నియోజకవర్గానికి అదనంగా మరో 1000ఇళ్లు వచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ హయంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన


మహబూబాబాద్‌లో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్

విజయం సాధించేలా కార్యకర్తలు శ్రమించాలన్నారు. ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ఖలీల్ పాష, మిట్టకంటి రాంరెడ్డి, నీరుటి సురేష్‌నాయుడు, ఆరెందుల వెంకటేశ్వర్లు, ఎడ్ల రమేష్, రామగోని రాజు, పోతురాజు రాజు, గుగులోతు వెంకట్, బోడ రవినాయక్, అజ్మీర సురేష్‌నాయక్, భూక్య హరిసింగ్, సల్వాది దిలీప్, నాళ్ల లక్ష్మీనర్సింహారావు, రాంచంద్రు పాల్గొన్నారు.

ప్రాణం తీసిన భూ వివాదం

- అన్నను కత్తులు, కర్రలతో కొట్టి చంపిన తమ్ముళ్లు
- అడ్డం వచ్చిన తండ్రికి గాయాలు
- సీరోలులో ఘటన


వల్లపు కృష్ణ (ఫైల్)

7

సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

- డీఎంహెచ్‌వో భూక్య రమేష్‌రాథోడ్

మహబూబాబాద్ క్రైం, జూన్18(ఆంధ్రజ్యోతి) : అతిసార వ్యాధి నివారణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉన్నదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి భూక్య రమేష్‌రాథోడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అతిసార వ్యాధి నిర్మూళనపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో పాల్గొని మాట్లాడారు. వర్షాకాలంలో సీజన్‌లో అతిసార వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని వైద్యులు అప్రమత్తమై ప్రజలకు వైద్య సేవలు సకాలంలో అందించాలన్నారు. ప్రజలు పరిశుభ్రమైన తాగునీటినే తాగాలన్నారు. వేడివేడి ఆహార పదార్థాలు మాత్రమే భుజించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుధీర్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డిప్యూటీ డెమో కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కెవి రాజు, ఎంపీఎస్‌ఈవో శ్రీనివాస్, సీసీ అనీల్‌కుమార్, రాజేందర్, పుష్పలీల, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి

- జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి

పెద్దవంగర, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం క్రమ శిక్షణతో చదవాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రాజామాన్‌సింగ్ తండాలో ప్రాథమిక పాఠశాలను పునఃప్రారంభించి పాఠశాలలో విద్యార్థులకు అక్షరభ్యాసం చేయించారు. అలాగే అవుతాపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ సామర్థ్యలను తెలుసుకొని, భోజనశాల, వంటశాల, తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తూ, విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రాథమిక పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలపై దృష్టి సాధించాలన్నారు. వెనకబడిన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు కృతిమమేధ (ఏఐ)ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యావ్యవస్థలో విపవాత్మక మార్పులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలను తయారు చేస్తారని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ఆహార పదార్థాల నిల్వల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వంటకు ఉపయోగించే నీరు, తాగు నీరును పరిశ్రుభంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థులు ముఖ్యంగా విద్యాభ్యాసంతో పాటు జీవిత విలువను తెలుసుకోవాలని, వాటికి అనుగుణంగా సమాజంలో నడవడికతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో రాజేంద్రప్రసాద్, ఎంఈవో బుదారపు శ్రీనివాస్, హెచ్ఎం కళాధర్, ఏపీఎం రమణాచారి, వీవోఏ భద్రమ్మ, సీఆర్పీ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.


విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న రవీందర్ రెడ్డి


కుమారుడు, కుమార్తెకు అడ్మిషన్ పత్రాలు ఇస్తున్న ఉపాధ్యాయురాలు సుధారాణి

మాటలు కాదు చేతలు...

తాను పనిచేసే పాఠశాలలోనే తన పిల్లలను చేర్పించిన టీచర్

ఆదర్శంగా నిలుస్తున్న సుధారాణి దంపతులు

వెంకటాపూర్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతూ గ్రామస్థుల పిల్లలను మాత్రం సర్కార్ బడికి పంపించాల్సిందిగా కోరుతారనే ప్రచారం ఉంది. కానీ అందుకు భిన్నంగా ఆ ఉపాధ్యాయురాలు తన కుమారుడు, కుమార్తెను తాను పనిచేసే పాఠశాలలోనే చేర్పించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ గ్రామంలోని మోడల్‌స్కూల్‌లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లాకేంద్రానికి చెందిన సుమతేజ్(9వ తరగతి), సంవిధ(7వ తరగతి) తండ్రి శిరప సతీష్‌కుమార్ ములుగులోని బాలుర జడ్పీహెచ్ఎస్‌లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి సుధారాణి జవహర్‌నగర్ మోడల్ స్కూల్‌లో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వారు ములుగులో నివాసం ఉంటున్నప్పటికీ పిల్లలిద్దరినీ సుధారాణి తాను పనిచేస్తున్న మోడల్ స్కూల్‌లో చేర్పించి విద్యను అందిస్తున్నారు. టీచర్లు తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పిస్తే సామాన్య ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ గెలుపునకు మహిళలు కృషి చేయాలి

- పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

తొర్రూరు, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు మహిళలు కృషి చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం తొర్రూరులోని పార్టీ క్యాంపు కార్యాలయంలో జిల్లా మహిళా బూత్‌స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నునావత్ రాధ హాజరు కాగా, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వారి ప్రాధాన్యతకు అన్ని విధాలుగా పాటు పడుతుందన్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఉచిత బస్సు ప్రయాణం, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల నిర్వహణ, స్వయం సహాయక సంఘాలకు అద్దె బస్సుల నిర్వహణ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500లకే సబ్సిడీ గ్యాస్ అందిస్తుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేందుకు అన్ని విధాల కృషి చేయాలన్నారు. అత్తా కోడళ్ల అభివృద్ధి కోసం పనిచేస్తుంటే ఓర్వలేని వారు తగాదాలు సృష్టిస్తున్నారని, నియోజకవర్గంలో ఎర్రబెల్లి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలు ఈ ప్రభుత్వాన్ని ముందుండి నడిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేలా, మహిళా శక్తి చాటేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నునావత్ రాధ, పింగిలి ఉష, సునీత రాజేందర్, దేవేంద్ర, మహేశ్వరి, రేవతి, మహిళా సభ్యులు తదితరులు ఉన్నారు.


కార్యకర్త ఇంట్లో భోజనం చేస్తున్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

పార్టీ కార్యకర్త ఇంట్లో భోజనం

తొర్రూరు పట్టణంలోని పార్టీ మహిళా కార్యకర్త ఇంట్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డితో కలిసి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంతో వండిన భోజనం ఆరగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. ప్రతీ పేద కుటుంబం సన్నబియ్యం తినాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉదారత్వంతో దేశంలో ఎక్కడాలేని విధంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు.



మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నాయిని భరత్

కొండా మురళికి ఎస్కార్ట్ కల్పించాలి

బీసీ ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు భరత్

మట్టెవాడ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుకు పోలీస్ ఎస్కార్ట్ కల్పించాలని బీసీ ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ కోరారు. బుధవారం వరంగల్ పోచమ్మమైదాన్‌లోని ఓ హోటల్‌లో ఆయన మాట్లాడారు. కొండా మురళికి పోలీసులు రక్షణ కల్పిస్తే అగ్ర కులాలకు చెందిన నేతలు తట్టుకోలేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడికి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడికి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కుటుంబీకులకు ఎందుకు పోలీస్ ఎస్కార్ట్ ఇస్తున్నారని ప్రశ్నించారు. పోలీసు అధికారులకు సీపీ ఇచ్చిన మెమోలు కావాలనే కొంత మంది సోషల్ మీడియాలో పెట్టారని, దీనికి వరంగల్ సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ ప్రజాసంఘం నాయకులు వాసం సురేష్, సంజీవ్ కుమార్, రజిత, సాగరిక, రాజు, భార్గవి, రవి, సాగర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఎస్కార్టు కల్పించిన వారిపై చర్యలు తీసుకోవాలి

మిల్స్‌కాలనీ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వరంగల్ తూర్పులో ప్రొటోకాల్ లేని వ్యక్తులకు సేవలందిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం ఓసిటీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏ పదవి లేకున్నా మంత్రి భర్త అయిన కొండా మురళీధర్‌రావుకు ఏసీపీ నందిరాంనాయక్‌తోపాటు మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్, మట్టెవాడ సీఐలు, ట్రాఫిక్ సీఐ, ఇతర పోలీసు సిబ్బంది ఎస్కార్టుగా రావడాన్ని ఆయన తప్పుబట్టారు. రౌడీషీటర్లకు సలాం కొట్టి పోలీసు వ్యవస్థ పరువు తీశారని అన్నారు. దీన్ని గమనించిన సీపీ సన్‌ప్రీత్ సింగ్ వారికి మెమో జారీచేడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మెమోతో సరిపెట్టకుండా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ప్రదీప్‌రావు హెచ్చరించారు.

చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ మృతి

శాయంపేట, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): భార్యతో కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన జవాన్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన అరికిల్ల ప్రవీణ్(28) సికింద్రాబాద్‌లో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. పరకాల మండలం నాగారానికి చెందిన రజనికకు నాలుగేళ్ల కిందట ప్రవీణ్‌తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. ఈ నేపథ్యంలో తన భార్యతో కలహాల కారణంగా మనస్థాపానికి గురైన ప్రవీణ్.. ఈ నెల 8న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం పూణేలోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. తన ఆత్మహత్యకు కారణం భార్య, అత్త, మామలు అని ప్రవీణ్ వీడియోరూపకంగా తెలిపారు. ప్రవీణ్ మృతితో మైలారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, గురువారం సాయంత్రం మృతదేహం వచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

కేయూలో ఎన్నికల కోలాహలం

- రేపు ఎన్జీవోస్, నాలుగో తరగతి ఉద్యోగుల ఎన్నికలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. ముమ్మరంగా ప్రచారం
- వర్సిటీ పరిధిలో 5 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్
- పదవులకు త్రిముఖ పోటీ.. ఎన్నికల బ్యాలెట్ పేపర్లు సిద్ధం



కేయూ క్యాంపస్ జూన్ 18, (ఆంధ్రజ్యోతి): కాకతీయ యూనివర్సిటీలో బోధనేతర ఉద్యోగుల ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఈనెల 20న కేయూ ఎన్జీవోస్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షకార్యదర్శులతో పాటు ఇతర పదవులకు హోరాహోరీ పోటీ నెలకొంది. ప్రధాన పదవులతో పాటు అనుబంధ పదవులకు ఉద్యోగుల మధ్య ద్విముఖ, త్రిముఖ పోటీ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. జూన్ 20న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్జీవోస్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కేయూ క్యాంపస్‌లోని సెనెట్ హాల్, ప్రిన్సిపాల్ కార్యాలయం, సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఖమ్మం, కొత్తగూడెం యూనివర్సిటీ పీజీ కళాశాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు తమకు ఇష్టమైన అభ్యర్థులకు రహస్య పద్ధతిలో ఓటు వేయాలని సూచించారు. 2025-2027 ఏడాదికి గాను ఎన్నికలు నిర్వహిస్తారు. వర్సిటీ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి 3 పదవులు ఏకగ్రీవంగా గెలుపొందారు. వారిలో వైస్ ప్రెసిడెంట్‌గా పి.అంకూస్, జనరల్ సెక్రటరీగా బొక్క మొగిలి, జాయింట్ సెక్రటరీ రిక్రియేషన్ వుమెన్స్ పదవికి జి.మల్లికాంబలు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 21న ఎన్నికల ఎన్జీవోస్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి జరిగిన ఎన్నికల ఫలితాలను కౌంటింగ్ నిర్వహించి వెల్లడిస్తారు.

ఎన్నికల బ్యాలెట్ పేపర్లు సిద్ధం

ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తారు. ఎన్జీవోస్ సంఘానికి పోటీ నిలిచిన అభ్యర్థుల పేర్లు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు, ఫొటోలతో బ్యాలెట్ పేపర్ ముద్రించారు. అలాగే నాలుగో తరగతి ఉద్యోగులకు ఎన్నికల గుర్తులను కేటాయించారు. గాలిపటం, గంట, బీరువా, గొడుగు, షిప్, సూర్యుడు, టీవీ, గ్యాస్ సిలిండర్ గుర్తులను కేటాయించారు.

ఎన్జీవోస్ సంఘం అభ్యర్థులు వీరే..

అధ్యక్ష పదవికి కేయూ క్యాంపస్ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న బి.నవీన్‌కుమార్, సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో పనిచేస్తున్న జి.నిరంజన్‌లు పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్ష పదవికి పరీక్షల విభాగంలో పనిచేస్తున్న ఎమ్డీ యూనస్, అకౌంట్స్‌లో పనిచేస్తున్న పి.ప్రభాకర్‌లు పోటీలో ఉన్నారు. జనరల్ సెక్రటరీ పదవికి ఫార్మసీ విభాగంలో విధుల్లో ఉన్న వి.తిరుపతి, గెస్ట్‌హౌస్‌లో విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అక్రమ్ అహ్మద్‌లు పోటీలో నిలిచారు. జాయింట్ సెక్రెటరీ పదవికి ఎ.సతీశ్‌బాబు, బి.రాజు, జాయింట్ సెక్రటరీ రిక్రియేషన్ వుమెన్స్ పదవికి బి.కృష్ణవేణి, గౌషియా బేగం, సీహెచ్ దేవమ్మలు పోటీలో నిలిచారు. జాయింట్ సెక్రెటరీ రిక్రియేషన్ పదవీకి జి.మధుకర్, టి.ప్రభాకర్, పి.సుశీల్, ట్రెజరర్ పదవికి సీహెచ్.ప్రవీణ్‌కుమార్, టి.దామోదర్‌లు పోటీలో నిలిచారు.

నాలుగో తరగతి బరిలో నిలిచించి వీరే..

అధ్యక్ష పదవికి పి.గుమ్మయ్య, ఎమ్డీ నిజాముద్దీన్, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవికి ఎమ్డీ వలీపాషా, టి.రాజేశ్వర్, జాయింట్ సెక్రటరీ రిక్రియేషన్ పదవీకి ఎన్.అయిలయ్య, పి.వేణు, ట్రెజరర్‌గా టి.తిరుమల్ శ్రీనివాస్‌సింగ్, రామనాథంలో బరిలో నిలిచారు.

హోరీహోరీగా ఎన్నికల ప్రచారం

కేయూలో ఎన్జీవోస్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి నిర్వహించే ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులందరూ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉద్యోగులందరినీ కలిసి ఓటును అభ్యర్థిస్తున్నారు. తెలిసిన వారితో చెప్పిస్తూ తమ ప్యానల్ అభ్యర్థులకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల తమ గుర్తులతో బ్యాలెట్ పేపర్ మోడల్‌ను పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో ఒక్కో ఓటు గెలుపు ఓటములకు కీలకంగా మారనుంది. తను గెలిస్తే వర్సిటీలో తమకు రావాల్సిన బెనిఫిట్స్‌తో పాటు ప్రమోషన్లు ఇప్పిస్తామని హామీలిస్తున్నారు. అలాగే ఓటు కోసం ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.

శాయంపేట సొసైటీలో గందరగోళం

రుణవడ్డీ పేరుతో ఇన్‌చార్జి సీఈవో వసూలు చేశాడని ఆరోపణ

పురుగుల మందు డబ్బాతో ఇద్దరు రైతుల నిరసన

శాయంపేట, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): శాయంపేట ప్రాథమిక సహకార సంఘం ఇన్‌చార్జి సీఈవో పెరుగు శంకర్ రుణవడ్డీ పేరుతో తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఇద్దరు రైతులు పురుగుల మందు డబ్బాతో బుధవారం నిరసన తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రేణుకుంట్ల పృథ్వీరాజ్ రూ.50వేలు, కోగిల సదానందం రూ.లక్ష గతంలో సొసైటీలో క్రాప్‌లోన్ తీసుకోగా, లోన్ మాఫీ అయి చెరో రూ.10వేలు వడ్డీ బాకీ ఉన్నారు. కొత్త లోన్ తీసుకునేందుకు పాత లోన్ వడ్డీ చెల్లించాలని పృథ్వీరాజ్, సదానందంలకు మైలారం గ్రామానికి చెందిన ఇన్‌చార్జి సీఈవో శంకర్ సూచించాడు. దీంతో ఇద్దరు చెరో రూ.10 వేలు శంకర్‌కు ఇవ్వగా రశీదు తర్వాత ఇస్తానని దాటవేశాడు. అనంతరం కొత్త లోన్ పృథ్వీరాజ్‌కు రూ.80 వేలు, సదానందంకు రూ.1.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ క్రమంలో తాను వడ్డీలు సర్దుబాటు చేసే క్రమంలో సహాయం చేస్తానని నమ్మబలికి పృథ్వీరాజ్ వద్ద మరో రూ.25వేలు సీఈవో శంకర్ తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల కొత్త లోన్‌కు సంబంధించి వడ్డీ చెల్లించాలని సొసైటీ సిబ్బంది ఇద్దరు రైతులను సంప్రదించగా పృథ్వీరాజ్ పేరుపై రూ.90 వేలు, సదానందం పేరుపై రూ.1.60 లక్షల లోన్ చూసి కంగుతిన్నారు. పాత లోన్‌కు సంబంధించి వడ్డీ ఇద్దరి వద్ద వసూలు చేసిన రూ.20 వేలు శంకర్ సొసైటీలో చెల్లించలేదని నిలదీశారు. ఈ క్రమంలో శంకర్ దురుసుగా మాట్లాడుతూ.. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి.. అంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. దీంతో ఇద్దరు రైతులు మండల కేంద్రంలోని సొసైటీ ముందు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపగా పోలీసులు ప్రవేశించి, స్టేషన్‌కు తరలించారు. అనంతరం పృథ్వీరాజ్, సదానందంలు శంకర్‌పై స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఈవో శంకర్ తనని మోసం చేశాడని పృథ్వీరాజ్ గతంలో డీసీవో సంజీవరెడ్డికి ఫిర్యాదు చేయగా దానిపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం.



సొసైటీ ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన తెలుపుతున్న రైతులు



జఫర్‌గఢ్ శివారు దమ్మన్నపేటకు వెళ్లే రోడ్డుపై పిల్లను వెంటేసుకుని వెళ్తున్న ఎలుగుబంటి

ఎలుగుబంట్ల సంచారంతో భయాందోళన

జఫర్‌గఢ్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలోని తూర్పు (దేవుని గుట్ట), పడమర కొండల దిగువన ఎలుగుబంట్లు సంచరిస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జఫర్‌గఢ్ చుట్టూ కొండలు, గుహల్లో ఎలుగుబంట్లు నివాసముంటున్నాయి. బుధవారం ఉదయం జఫర్‌గఢ్ నుంచి దమ్మన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై నుంచి ఓ ఎలుగుబంటి పిల్లను వెంటేసుకుని అటుగా వెళ్తున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. తూర్పు, పడమర కొండలపై గుహల్లో నివాసం ఏర్పరచుకున్న ఆ ఎలుగుబంట్లు ఆహారం, నీటి కోసం రాత్రి, తెల్లవారు జాము సమయాల్లో కొండల దిగువకు, ఇళ్ల సమీపంలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒక్కోసారి ఉదయం 10 గంటల సమయాల్లో సైతం కొండపై సంచరిస్తూ కనిపిస్తున్నాయన్నారు. అయితే ఎలుగుబంట్ల సంచారంతో గ్రామస్థులు రాత్రి, వేకువజాము సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, కొండల దిగువ చుట్టూ పొలాల వద్దకు రైతులు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖాధికారులు స్పందించి ఎలుగుబంట్లను బంధించి వాటి బెడదను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

యాదవుల ఆత్మగౌరవ సభకు భారీగా తరలిరావాలి

రాంనగర్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ఈనెల 30న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే యాదవుల ఆత్మగౌరవ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని అఖిల భారత యాదవ సంఘం సభ్యుడు సుందర్‌రాజ్ పిలుపునిచ్చారు. బుధవారం రాంనగర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు లేరనే సాకుతో యాదవ జాతిని వెనకబాటుకు గురిచేయొద్దని, మంత్రి పదవితో పాటు నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆత్మగౌరవ సభ సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అఖిల భారత యాదవ సంఘం సభ్యులు రాజారాంయాదవ్, గోవర్థన్, గీరబోయిన రాజయ్య, మేకల కృష్ణ, రజినీకుమార్, రాకేశ్, ప్రమోద్, బండి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.



అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చూపిస్తున్న సుబేదారి సీఐ రంజిత్‌కుమార్

పీడీఎస్ బియ్యం రవాణాదారుల పట్టివేత

40 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సుబేదారి పోలీసులు

హనుమకొండ టౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): సుబేదారి పోలీసుస్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తులను మంగళవారం పట్టుకొని అరెస్టు చేసినట్లు సుబేదారి సీఐ ఎం.రంజిత్‌కుమార్ బుధవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. హనుమకొండలోని టీవీ టవర్ కాలనీకి చెందిన పల్లెపాటి సమ్మిరెడ్డి, ములుగు జిల్లా దేవగిరిపట్నంకు చెందిన మాలోతు వీరన్న, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నాగుర్లపల్లికి చెందిన మోతె రామాంజనేయులు హనుమకొండలోని వివిధ కాలనీలలో తిరుగుతూ కిలో రూ.20చొప్పున రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

మంగళవారం రాత్రి సమయంలో సుబేదారి పోలీసుస్టేషన్ పరిధిలోని తిరుమల జంక్షన్ వద్ద మినీగూడ్స్ వాహనంలో సుమారు 40క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ములుగు జిల్లా జంగాలపల్లి శ్రీవెంకటసాయి రైస్ మిల్లులో రీసైక్లింగ్ కోసం తరలిస్తుండగా తిరుమల జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.1లక్ష 60వేలు ఉంటుందని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ప్రత్యేక ప్రతిభకనబర్చిన ఏఎస్ఐ పాపయ్య, కానిస్టేబుళ్లు మారపల్లి ప్రభాకర్, సత్యనారాయణలను సీఐ అభినందించారు.

ప్రవీణ్‌రెడ్డి ప్యానల్‌దే విజయం

- ముల్కనూర్ సహకార బ్యాంకు ఎన్నికల్లో ఏకగ్రీవం
- 5 డైరెక్టర్ల స్థానాలు కైవసం



ఏకగ్రీవంగా గెలిచిన డైరెక్టర్లతో బ్యాంకు చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి

భీమదేవరపల్లి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు ఎన్నికల్లో ప్రస్తుత బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్యానల్‌కు సంబంధించి ఐదుగురు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికలాధికారి కోదండరాములు తెలిపారు. ప్రతీ 20 నెలలకోసారి ముల్కనూర్ సహకార బ్యాంకులో 15 డైరెక్టర్ స్థానాలకు గాను 5 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 16న నామినేషన్లు వేశారు. 5 డైరెక్టర్ స్థానాల కోసం 11 మంది తమ నామినేషన్లను సమర్పించారు. 1వ వార్డు నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, దొంగల చిన్న వెంకట్రాజం, 2వ వార్డు నుంచి బొల్లంపల్లి కుమారస్వామి, కడారి ఆదామ్, 5వ వార్డు నుంచి గణవేణ శ్రీనివాస్, కూన కనకయ్య, 9వ వార్డు నుంచి గుర్రాల భాస్కర్‌రెడ్డి, మార్పాటి జైపాల్‌రెడ్డి, బోయినపల్లి రత్నాకర్ రావు, 15వ వార్డు నుంచి కాశిరెడ్డి వసంత, కంకల భాగ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఆరుగురు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకోగా, 1వ వార్డు నుంచి ప్రస్తుత బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, 2వ వార్డు నుంచి బొల్లంపల్లి కుమారస్వామి, 5వ వార్డు నుంచి గణవేణ శ్రీనివాస్, 9వ వార్డు నుంచి గుర్రాల భాస్కర్‌రెడ్డి, 15వ వార్డు నుంచి కాశిరెడ్డి వసంతలు ఒక్కొక్కరే బరిలో ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికలాధికారి కోదండరాములు తెలిపారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికలాధికారి కోదండరాములు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కాగా, ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షుడు అల్గిరెడ్డి కాశీవిశ్వనాథరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రవీణ్‌రెడ్డి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంకు జనరల్ మేనేజర్ మార్పాటి రాంరెడ్డి, ఎన్నికల సహాయ అధికారి రవీంద్ర, లోన్ సెక్షన్ మేనేజర్ జి.రాజమౌళి, వెంకటేశ్వర్‌రావు, సతీష్, రైతులు పాల్గొన్నారు.

వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం

- స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- ధర్మసాగర్ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరు



ధర్మసాగర్‌లో డీసీసీబీ బ్యాంక్ ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ధర్మసాగర్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయరంగానికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించి రూ.30వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు, గ్రామంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఎంపీ కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ధర్మసాగర్ మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంక్‌ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. యేడాదిలోనే రైతులకు రూ.21వేల కోట్లు రుణమాఫీ చేసిందని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డీసీసీబీ బ్యాంక్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఏ పేద కుటుంబం ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి రేషన్‌షాపుల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. రైతు భరోసా ద్వారా 40 లక్షల మంది రైతులకు నాలుగు వేల కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేశారని తెలిపారు మరో వారం రోజుల్లో 90 లక్షల మంది రైతులకు 9వేల కోట్లు అందనున్నాయని తెలిపారు.

ఎంపీ కావ్య మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్‌గా ఉందన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలని, వ్యవసాయాన్ని పండుగా చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అందులో భాగంగానే రైతులకు రుణమాఫీ రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడిలు సాధించారని కొనియాడారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.. బ్యాంక్ ద్వారా రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సహకార సంఘం అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రవీందర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్లు, డీసీసీబీ బ్యాంక్ సీఈవో వజీర్ సుల్తాన్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్‌కుమార్, ఏవో రాజేష్, వైస్‌చైర్మన్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్నేషనల్ హ్యాకథాన్‌లో కిట్స్ విద్యార్థుల గ్రాండ్ ప్రైజ్



యశ్వంత్‌ను అభినందిస్తున్న కిట్స్ ప్రిన్సిపాల్

హసన్‌పర్తి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ఐబీఎం ఏఐ జనరేటివ్ ఇంటర్నేషనల్ హ్యాకథాన్‌లో కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పావుశెట్టి యశ్వంత్ కృష్ణ, ఈషా బెల్లాడిలు గ్రాండ్ ప్రైజ్ (5వేల డాలర్ల) మనీని గెలుచుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అశోక్‌రెడ్డి తెలిపారు. బుధవారం కిట్స్ కళాశాల ఆవరణలో జరిగిన విద్యార్థుల అభినందన సభలో విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 15 రోజుల కిందట (యూఎస్) ఫ్లోరిడాలో అంతర్జాతీయ ఐబీఎం ఏఐ జనరేటివ్ ఇంటర్నేషనల్ హ్యాకథాన్‌లో ఇంటెలిజెన్స్ వినూత్న అప్లికేషన్‌లను ప్రదర్శించి హ్యాకథాన్‌లో భారతదేశం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికై ప్రైజ్‌మనీని గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అశోక్‌రెడ్డిలతో పాటు ఇతర మేనేజ్‌మెంట్ సభ్యులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ డాక్టర్ కె.వేణుమాధవ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నెట్‌వర్క్స్ ఇన్‌చార్జి హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణయ్‌కుమార్, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు.

స్వర మాంత్రికుడు నేరెళ్ల



ఒక గొంతులో వేల గళాలు

మిమిక్రీ కళకు వన్నె తెచ్చిన అపురూప కళాకారుడు

ఓరుగల్లు కీర్తిని ప్రపంచానికి చాటిన ఆణిముత్యం

నేడు నేరెళ్ల వేణుమాధవ్ వర్ధంతి

హనుమకొండ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : నవరసాలనూ అలవోకగా పలికించి వేల గొంతులను అనుకరించిన అరుదైన కళాకారుడు ధ్వని అనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్. తన కంఠంలోని ఒక్క స్వరపేటికతోనే వేల స్వరాలను పలికించిన బహుళస్వర విన్యాసి. మాటలు, పాటలు, పద్యాలతో ప్రపంచాన్ని కట్టిపడేసిన అద్వితీయ ధ్వని తరంగం. ఆరోహణానికి, అవరోహణానికి మధ్య వేల గొంతులకతో అంతులేని ఆశ్యర్యాన్ని కలిగించి, అంతలోనే హాస్యాన్ని పండించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జూన్ 19న నేరెళ్ల వేణుమాధవ్ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

మట్టెవాడలో పుట్టి..

1932 డిసెంబర్ 28న వేణుమాధవ్ వరంగల్‌లోని మట్టెవాడలో పారిశ్రామికవేత్త శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 12వ సంతానంగా జన్మించారు. తండ్రి బహుభాషావేత్త. సాహిత్యాభిమాని కావడంతో వరంగల్‌కు వచ్చే ప్రఖ్యాత సాహితీవేత్తలు, కళాకారులు వీరి ఇంట్లోనే బస చేసేవారు. సాహితీ గోష్ఠులు, కళా ప్రదర్శనలు జరిగేవి. వీటన్నింటి ప్రభావం నేరెళ్ల మీద పడింది. 1950లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, 1952లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీని, ఆ తర్వాత బీఈడీ పూర్తి చేశాడు. 1953లో మట్టెవాడ మిడిల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే వారాంతల్లో, స్కూలు సెలవుల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. అలనాటి హిందీ నటుడు సురేంద్రనాథ్, నాట్య కళాకారుడు గోపిక్రిష్ణ, గాయకులు సుమన్ కల్యాణ్‌పూర్, ఘంటసాల బృందంలో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేశారు. వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేసేవాడుకాడంతో ఆయనపై ఉన్న అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే మిమిక్రీ రంగంలోకి ప్రవేశించారు. ఇవే కాకుండా వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి ఇంటికిరాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. అలా మొదలైంది నేరెళ్ల మిమిక్రీ ప్రస్థానం

బాల్యం నుంచే..

వేణుమాధవ్‌కు చిన్నతనం నుంచే ధ్వన్యనుకరణ కళ అలవోకగా అబ్బింది. పక్షులను, జంతువులను అనుకరించేవాడు. ఆ తర్వాత గ్రామంలోని వ్యక్తులను అనుకరించి ఆశ్చర్యపరిచేవాడు. వేణుమాధవ్ 16 ఏళ్ల వయసులో తన మిమిక్రీ కేరీర్‌ను ప్రారంభించాడు ప్రముఖులను, రాజకీయ నాయకులను, తెలంగాణ మాండలికాన్ని అనుకరిస్తూ ప్రజాదరణ పొందాడు. చిత్తూరు నాగయ్య అంటే ఆయనకు అపారమైన అభిమానం. ఆయన గొంతును అనుకరించడంతోనే నేరెళ్ల మిమిక్రీ కెరీర్ మొదలైంది. హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే నాగయ్య సినిమాంటే పడిచచ్చేవారాయన. వ్యక్తులనే కాకుండా సంగీత వాద్యాలని, సన్నివేశాల్ని కూడా అనుకరించి మిమిక్రీ కళని కొత్తపుంతలు తొక్కించారు. ఇంగ్లీష్ సినిమాల్లోని నటీనటుల గొంతులు, ముఖ్యమైన సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్‌తో సహా వినిపించడం ఆయన ప్రత్యేకత. టెన్ కమాండెంట్స్ సినిమాలోని కీలక సన్నివేశాన్ని అరగంట పాటు డైలాగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, గుర్రాల సకిలింపులు, డెక్కల చప్పుడు అన్నింటితో సహా ఏక కాలంలో మిమిక్రీ చేయడం ద్వారా సన్నివేశాన్ని సజీవంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించడంతో నేరెళ్ల పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయింది. హామ్లెట్, మెకన్నస్ గోల్డ్ వంటి ప్రసిద్ధ హాలీవుడ్ సినిమాల సీన్స్ కూడా అనుకరించి ప్రశంసలు పొందారు. సర్వేపల్లి స్వరాన్ని అనుకరించడమే కాకుండా ఆయన రూపాన్ని కూడా అభినయించడం నేరెళ్ల జీవితాన్ని మలుపుతిప్పింది. అంతర్జాతీయ వేదిక మీద అప్పటి అమెరికా అధ్యక్షుడు కెన్నెడి గొంతును మిమిక్రీ చేయడం, దానికి యునైటెడ్ నేషన్స్ సభ్యులు కరతాళ ధ్వనులతో లేచి నిలబడి అభినందించడం విశేషం.

దేశ విదేశాల్లో..

దేశ విదేశాల్లో ఆయన లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. 1964లో అస్ట్రేలియా పర్యటనతో మొదలైన ఆయన విదేశీ ప్రదర్శనలు నిరంతరంగా సాగాయి. ఏకంగా ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రదర్శన ఇవ్వడం ఆయనతో పాటుగా మిమిక్రీ కళకు దక్కిన అరుదైన గౌరవంగా భావించవచ్చు. నేరెళ్ల వేణుమాధవ్ కళారంగసేవకు ప్రపంచమే అబ్బురపడింది. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. కాకతీయ, ఆంధ్రా, జేఎన్‌టీయూ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. కనకాభిషేకాలు, గండపెండేరాలు, ఉగాది పురస్కారాలు, కళాప్రపూర్ణ బిరుదులు.. ఒకటా రెండా లెక్కలేనన్ని అవార్డులు వరించాయి. రాజా-లక్ష్మి ఫౌండేషన్ చెన్నై వారు రాజలక్ష్మి అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ది బుక్ ఆఫ్ తెలంగాణ రికార్డ్స్ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశాయి. వేణుమాధవ్ మీద ఉన్న అభిమానంతో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణతో పాటు పలువురు సుప్రసిద్ధకవులు తమ పుస్తకాలను ఆయనకు అంకితమిచ్చారు. 2018 జూన్ 19న వరంగల్‌లోని ఆయన తన స్వగహంలో మరణించారు. నేరెళ్ల మిమిక్రీ కళకు చేసిన సేవకు గుర్తింపుగా హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లో ఆయన పేరున ఆడిటోరియం నిర్మాణం జరిగింది. దీని ప్రాంగణంలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

'మెంటల్' ఆస్పత్రి నిధులు మాయం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)



సాంకేతికత పెరగటం, మానసిక ఆందోళనలతో పాటు యువత వ్యసనాల బారిన పడుతుండటంతో మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయి. వృత్తిరీత్యా ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబకలహాలు, అప్పులు, భార్యాభర్తల మధ్య వివాదాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి బానిసలుగా మారి చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల విడుదలైన జాతీయ మానసిక ఆరోగ్య నివేదికలో ప్రతీ ఏడుగురిలో ఒకరు మానసిక ఆందోళనలు, సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 20శాతం మంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారని అంచనా. వరంగల్ ఎంజీఎంలోని సైకియాట్రిస్ట్ విభాగానికి ప్రతీరోజు వంద మందికి పైగా మానసిక సమస్యలకు చికిత్స కోసం వస్తున్నారు. 40 నుంచి 60మంది వరకు ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు అస్పత్రుల్లో రోజుకు 600మందికి పైగా అవుట్ పేషెంట్లు, 100మందికి పైగా ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. మానసిక రుగ్మతులు పెరిగితే హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ అస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. పల్లె ప్రాంతంలో కంటే అధికంగా పట్టణ ప్రాంత ప్రజలే మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.

రూ.33కోట్లతో అస్పత్రి

ఉత్తర తెలంగాణకు కేంద్రంగా ఉన్న వరంగల్‌లో మెంటల్ అస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంజీఎం అస్పత్రికి అనుబంధంగా కేఎంసీ అవరణలో మానసిక వైద్యశాలను నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి 2016లో లేఖ రాసింది. ఎంజీఎం అస్పత్రి ఆవరణలో స్థలలభ్యత లేకపోవటంతో మెంటల్ అస్పత్రి నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పటి కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్‌మాథూర్ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40శాతం భాగస్వామ్యంతో వరంగల్‌లో మానసిక అస్పత్రి నిర్మాణానికి ముందుకు వచ్చాయి. కేఎంసీ ఆవరణలో మూడు ఎకరాల విస్తీర్ణంలో రూ.33కోట్ల వ్యయంతో 75 పడకల సామర్థ్యంతో మెంటల్ దవాఖానాను నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అస్పత్రి భవనాల నిర్మాణాలకు రూ.19.80కోట్లు, మిగతా నిధులతో అస్పత్రికి కావాల్సిన టెక్నికల్ ఎక్విప్‌మెంట్, నాన్ టెక్నికల్ ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు కేటాయించారు. అస్పత్రి భవనాల్లో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, ఫోరెనిక్స్ సైన్స్, అడాలసెంట్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రిక్ సోషల్ వర్క్స్, కౌన్సెలింగ్ తదితర విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏడేళ్లు గడిచినా మెంటల్ అస్పత్రికి కనీసం భూమి పూజా కూడా నిర్వహించలేదు.

రూ.12కోట్ల కేంద్ర నిధుల జాడేది..?

తెలంగాణలో హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా మానసిక రుగ్మతులకు చికిత్స చేసే అస్పత్రులు లేవు. సమాజంలో పెరిగిపోతున్న మానసిక రుగ్మతులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వరంగల్‌లో ఏర్పాటు చేసే మానసిక అస్పత్రికి నిధుల విడుదల చేసింది. 60:40శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో నిధులు కేటాయించాలి. అయితే కేంద్రం తన వాటా 60శాతం అంటే రూ.19.80కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దీంతో 2018 ఫిబ్రవరి 6వ తేదీన వరంగల్ మెంటల్ అస్పత్రికి రూ.12కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. తన వాటాలో 60శాతం నిధులను తొలి విడతలోనే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా నిధులను కూడా అస్పత్రి నిర్మాణ పనులు పూర్తయిన తరువాత అస్పత్రి ఎక్విప్‌మెంట్ కోసం నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తన వాటా నిధులను విడుదల చేసి వరంగల్‌లో మెంటల్ అస్పత్రి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాల్సి ఉంది.

కానీ, గత ప్రభుత్వం మెంటల్ అస్పత్రికి నిధులు కేటాయించకపోగా, కేంద్రం విడుదల చేసిన రూ.12కోట్లను వరంగల్ మానసిక అస్పత్రి నిర్మాణానికి ఖర్చు చేయకుండా దారిమళ్లించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెంటల్ అస్పత్రి నిర్మాణంపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెంటల్ అస్పత్రికి కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఒత్తిడి తెచ్చినా సమాధానం లేకపోవటంతో ఇప్పటికి మెంటల్ అస్పత్రి నిధుల దారి మళ్లింపు వైద్య, ఆరోగ్యశాఖలో మిస్టరీగానే మిగిలిందనే చర్చ జరుగుతోంది. ఏడేళ్లకు పైగా వరంగల్ మెంటల్ అస్పత్రికి గత ప్రభుత్వ నిర్లక్ష్యం గ్రహణంగా పట్టుకుందనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినప్పటికీ మెంటల్ అస్పత్రి నిర్మాణంపై దృష్టి పెట్టకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లక్నవరంలో 'లేడీ' గంతులు

అటవీ సంపద క్షీణిస్తున్న తరుణంలో వన్యప్రాణుల మనుగుడ ప్రమాదంలో పడింది. నీటి లభ్యత, చెట్ల నరికివేత, వేటగాళ్ల ఉచ్చులు, తదితర కారణాలతో జీవాలు అంతరించిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ములుగు జిల్లా లక్నవరం అటవీ ప్రాంతంలో చుక్కల జింకలు ప్రత్యక్షమయ్యాయి. హాయిగా, స్వేచ్ఛగా పచ్చిక బయళ్లను మేస్తూ సంచరిస్తుండగా 'ఆంధ్రజ్యోతి' కెమెరాకు చిక్కాయి. అయితే వన్యప్రాణులను సంరక్షించి, జీవవైవిధ్యాన్ని కాపాడడానికి అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ కొద్దిపాటి వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులకు బలికాకుండా అటవీశాఖ అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టాలని వన్యప్రాణ ప్రేమికులు కోరుతున్నారు.

కెమెరాకు చిక్కిన చుక్కల జింకలు



- ఫొటోలు : స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆంధ్రజ్యోతి/హనుమకొండ

మందలించినందుకు ప్రాణం తీశారు..

(5వ పేజీ తరువాయి)

కిషన్ దంపతులు వివాహమైన తర్వాత మరిపెడ మండలంలోని డీఎస్ఆర్ జెండాల తండాకు వచ్చారు. వీరి సంసారం జీవితానికి ఇద్దరు కుమార్తెలు సంతానం. చిన్న కూతురు పల్లవి డిగ్రీ చేస్తుండగా, ఆమె భూక్య సురేష్ అనే వ్యక్తితో ఫోన్‌లో తరుచూ మాట్లాడుతుండగా తండ్రి కిషన్ మందలించాడు. దీంతో కోపోద్రిక్తులైన భార్య జంగ్ని, కుమార్తెలు రమ్య, పల్లవి, ఆమె ప్రియుడు సురేష్, బంధువులు బోడ చందు, బోడ దేవేందర్ ఆదివారం రాత్రి కిషన్‌ను చేతులు, కాళ్లను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సోమవారం ఖమ్మంలోనే ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బుధవారం మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

విప్లవ స్వాప్నికుడు.. వెనుదిరగని యోధుడు..

(5వ పేజీ తరువాయి)

వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రా, ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లోనూ గణేష్ కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతుండటంతో ఆయన తన సహచరులతో కలిసి ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన, మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. దీంతో గాజర్ల రవి 33 ఏళ్ల సాయుధ ప్రస్థానం ముగిసినట్లయింది. రవి కొంతకాలం పాటు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ (కేకేడబ్ల్యూ) జిల్లాల కార్యదర్శిగా, అంతకు ముందు నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ బాధ్యుడిగా పనిచేశారు. 1994లో రవి స్ఫూర్తితో మావోయిస్టు పార్టీలో చేరిన అందరి కంటే చిన్నవాడైన గాజర్ల అశోక్ (ఐతు) అనారోగ్య సమస్యల కారణంగా 2015లో పోలీసుల ఎదుట లొంగి పోయారు. కానీ రవి మాత్రం ఉద్యమబాట వీడకుండా ఆఖరుదాక అజ్ఞాత జీవితంలోనే ఉండిపోయా రు. ఉద్యమంలో చేరిన ముగ్గురు అన్నదమ్ము ల్లో ఇద్దరు ఎన్‌కౌంటర్లలో అసువులు బాయటంతో వెలిశాల గ్రామం విషాదంలో మునిగి పోయింది. గాజర్ల రవితో పనిచేసిన నాటి సహచరులు, చిన్ననాటి మిత్రులు శోకసంద్రంలో మునిగి పోయారు. నిర్బంధం కారణంగా ఆయన కుటుంబం చాలా కాలం క్రితమే హనుమకొండ, మంచిర్యాల ప్రాంతాలకు వలస వె ళ్లింది. రవి మావోయిస్టు పార్టీలో పనిచేసిన స్వ రూప అనే సహచర సభ్యురాలిని వివాహం చే సుకోగా, ఆమె కొన్నేళ్ల క్రితం ఏవోబీలో జరిగిన రామగూడ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

చర్చల్లో కీలకంగా..

గణేష్ 2004లో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ తరఫున రాజశేఖర్‌రెడ్డితో జరిగిన శాంతి చర్చల బృందంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా శాంతి చర్చల సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న సాయుధ సభ్యులు, సానుభూతిపరులపై ప్రభుత్వం పెట్టిన నిఘా పట్ల అప్పట్లో ప్రభుత్వ ప్రతినిధులతో కటువుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. మావోయిస్టు ఉద్యమంలో 33 ఏళ్ల పాటు రాజీపడకుండా పనిచేసి కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్నారు. ఆయన ఎన్‌కౌంటర్‌తో అటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాలకే కాకుండా ఇటు తెలంగాణలోనూ ఆ పార్టీకి కొలుకోలేని దెబ్బ తగిలినట్లయింది.

ఉలిక్కిపడిన వెలిశాల

గాజర్ల రవి అలియాస్ గణేశ్ మరణ వార్తతో వెలిశాల గ్రామం ఉలిక్కి పడింది. 33 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్న గణేశ్ మారేడిమిల్లి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, ఉద్యమ సహచరులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఉద్యమవీరుడి మరణంతో ఉద్యమాల పురిటి గడ్డ వెలిశాలతో పాటు అనేక ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, గాజర్ల రవి సోదరులు సమ్మయ్య, ఆశోక్ ఘటనా స్థలానికి వెళ్లినట్లు సమాచారం. గణేష్ కుటుంబ సభ్యులంతా హనుమకొండలో స్థిరపడ్డారు. స్వగ్రామంలో ఎవరూలేని కారణంగా అంత్యక్రియలు వెలిశాలలో నిర్వహిస్తారా.. హనుమకొండలో చేస్తారా.. అనే సమాచారం తెలియాల్సి ఉంది.

ఎన్ఐఏ టార్గెట్

మావోయిస్టు పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కేంద్ర కమిటీలో ఉన్న నలుగురైదుగురిలో గణేష్ సీనియర్ నేత. 2016 అక్టోబరు 25, డిసెంబరు 2వ తేదీల్లో ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో గణేష్ మృతి చెందారంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత పెద్దగా గాజర్ల రవి పేరు వినిపించలేదు. అయితే 2023 జనవరిలో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఒరిస్సా రాష్ట్రంలో పలు చోట్ల గణేష్ పోస్టర్ల విడుదల చేసింది. గణేష్‌ను పట్టించిన వారికి రూ.10లక్షల రివార్డును ప్రకటించింది. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో 2012 ఫిబ్రవరి 10న బీఎస్ఎఫ్ బలగాలపై జరిగిన దాడిలో బీఎస్ఎఫ్ కమాండెంట్ జేఆర్.కాశ్యన్, సెకండ్ ఇన్ కమాండ్ రాకేష్‌శరాన్, ఇన్స్‌పెక్టర్ అశోక్‌యాదవ్, ఏఎస్సై జితేంద్రకుమార్‌లు మృతి చెందారు. ఈ కేసుతో పాటు అనేక కేసుల్లో గణేష్ నిందితుడిగా ఉన్నారు. వీటితో పాటు తెలంగాణ, ఏపీ, చత్తీస్‌గడ్, ఒరిస్సాలో అనేక హింసాత్మక కార్యక్రమాల్లో గణేష్ ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, తెలంగాణలో గణేష్‌పై రూ.40లక్షల రివార్డు ఉంది.

ప్రాణం తీసిన భూ వివాదం

- అన్నను కత్తులు, కర్రలతో కొట్టి చంపిన తమ్ముళ్లు
- అడ్డం వచ్చిన తండ్రికి గాయాలు
- మహబూబాబాద్ జిల్లా సీరోలులో ఘటన



వల్లపు కృష్ణ (ఫైల్)

సీరోలు, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): సీరోలులో జరిగిన భూ వివాదంలో ఒకరు హత్యకు గురయ్యారు. సొంత అన్ననే తమ్ముళ్లు హతమార్చారు. ఈ దారుణం మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు మొదటి భార్య మాణిక్యమ్మకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు కృష్ణ జన్మించారు. 1982 డిసెంబరు 8న మాణిక్యమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. యేడాది తర్వాత లింగయ్య ఇదే మండలం కాంపల్లికి చెందిన నర్సమ్మను వివాహం చేసుకున్నాడు. నర్సమ్మకు ఇద్దరు కుమారులు నరేష్, మహేష్‌లు జన్మించారు. లింగయ్యకు సుమారు 16ఎకరాల వ్యవసాయభూమి ఉండ గా, మొదటి భార్య మాణిక్యమ్మ కుమారు డు కృష్ణ (43), రెండో భార్య నర్సమ్మకు ఇద్దరు కుమారులు నరేష్, మహేష్‌లకు సమానంగా తలా నాలుగు ఎకరాల చొప్పున పట్టా చేయించారు. మిగిలిన నాలుగు ఎకరాలు తల్లిదండ్రులు తమ జీవనోపాధికోసం ఉంచుకున్నారు. కృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే పంపకాల్లో మహేష్‌కు వచ్చిన భూమి రోడ్డుకు వచ్చిందని, అందరికీ రోడ్డుకు వచ్చేవిధంగా పంపకాలు ఉండాలని కృష్ణ పలుమార్లు తం డ్రికి చెప్పేవాడు. ఇదే విషయమై మూడేళ్లుగా అన్నదమ్ముల మధ్య పంచాయితీలు తరుచుగా జరుగుతున్నాయి. దీంతో కోపం పెంచుకున్న తమ్ముళ్లు నరేష్, మహేషలు అన్న కృష్ణను ఎలాగైనా అడ్డు తొలగించుకుని ఆయన భూమిని స్వాధీనం చేసుకోవాలని పథకం పన్నారు. ఇందు కోసం కృష్ణకు చెందిన భూమి కౌలుకు తీసుకున్న వ్యక్తిని బెదిరించారు. భూమిని తీసుకునేందుకు కౌలుదారులు ఎవరూ రాకపోవడంతో యేడాదిగా భూమి అలాగే ఉంది. దీంతో ఈ సారైనా కౌలుకు ఇచ్చి పోదామని హైదరాబాద్ నుంచి కృష్ణ సీరోలుకు వచ్చారు. ఇదే అదనుగా భావించిన సోదరులు నరేష్, మహేష్, వారిరువురు భార్యలతో పాటు మరో బంధువు వ్యవసాయ భూమి వద్ద ఘర్షణ పడ్డారు. కత్తులు, కర్రలతో దాడి చేసి హత్యచేసి పరారయ్యారు. కృష్ణపై దాడి చేస్తుండగా అక్కడే ఉన్న తండ్రి లింగయ్య అడ్డుకోగా తండ్రిపై కూడా కుమారులు దాడిచేసి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం కృష్ణ మృతదేహాన్ని మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ తండ్రి లింగయ్య జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడికి భార్య సత్యవతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

లక్ష కొట్టు.. కాంట్రాక్టు పట్టు.. అన్నాడు!

(5వ పేజీ తరువాయి)

చేసుకున్నట్లు తెలిపారు. ఆ ఫైల్‌ను విద్యుత్ ఏఈ, డీఈలు ధ్రువీకరించి, జిల్లా విద్యుత్ అధికారి వద్దకు అప్రోవల్ చేసినట్లు తెలిపారు. టెండర్ ఫైల్‌ను అప్రూవ్ చేయాలంటే రూ.లక్ష లంచం ఇవ్వాలని బాధిత కాంట్రాక్టర్లను ఎస్ఈ నరేష్ డిమాండ్ చేసినట్లు తెలిపారు. చేసేదేమిలేక నరేష్‌కు ఈనెల 14న రూ.20 వేలు బాధిత కాంట్రాక్టర్లు ఇచ్చారు. మిగిలిన రూ.80 వేలు ఇవ్వలేక వరంగల్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో మహబూబాబాద్ హస్తినాపురం కాలనీలోని తన ఇంటి వద్ద నరేష్ బాధితుల నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయానికి తీసుకువెళ్లి అధికారిని విచారించి రికార్డులను పరిశీలించారు. తర్వాత అతన్ని అరెస్టు చేసి గురువారం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

ఉలిక్కిపడిన అధికారులు..

ఎస్ఈ నరేష్ క్లాస్-1 కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకుంటుండడగా వరంగల్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో జిల్లాలోని వివిధ శాఖల అధికార యంత్రాంగం ఉలిక్కిపడ్డారు. గతంలో జిల్లా రవాణా శాఖ అధికారి, సబ్ రిజిస్ట్రార్, ఇతర శాఖల్లో చిరు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం విదితమే. ఆ ఘటనలు మరువక ముందే మరో జిల్లాస్థాయి అధికారి అంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడంతో అధికారుల్లో గుబులు మొదలైంది.

పీడించడం వల్లే పట్టించాం..

విద్యుత్ లైన్ మెయింటెనెన్స్, మరమ్మతులకు సంబంధించిన పనుల కోసం తక్కువ కోట్ చేయడంతో టెండర్ రద్దు చేశారు. తిరిగి టెండర్ వేస్తే అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఏఈ, డీఈలు ఫైల్ ధృవీకరించారని, ఎస్ఈ నరేష్ మాత్రం రూ. లక్ష ఇస్తేనే ఫైల్ అప్రోవల్ చేస్తానని తమను మానసికంగా ఒత్తిడి చేసి, డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించి అధికారిని పట్టించామని క్లాస్-1 కాంట్రాక్టర్లు అజారుద్దీన్, నజీరుద్దీన్ తెలిపారు.

- ఎస్‌కే అజారుద్దీన్, నజీరుద్దీన్, క్లాస్-1 కాంట్రాక్టర్లు

పేరుకే పెద్దలు.. అవినీతిలో గద్దలు..

- కింది స్థాయి సిబ్బందితో వసూళ్లు చేయిస్తున్న కొందరు విద్యాశాఖాధికారులు
- బయటపడిన సందర్భాల్లో అసలు దొంగలు సేఫ్
- డీఈవో కార్యాలయాల్లో పైసలిస్తేనే కదులుతున్న ఫైళ్లు
- ఏసీబీ వలలో ములుగు డీఈవో, జూనియర్ అసిస్టెంట్ చిక్కడంపై చర్చ

వరంగల్ ఎడ్యుకేషన్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని విద్యాశాఖాధికారుల కార్యాలయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. కొందరు డీఈవోలు, వారి కిందిస్థాయి అధికారులు ఆమ్యామ్యాలకు మరిగి విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతున్నారు. వీరి అవినీతి యావతో కిందిస్థాయి ఉద్యోగులు బలిపశువులు అవుతున్నారు. ప్రతీ పనికి లెక్కగడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు స్కూళ్ల అనుమతులు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతీ పనికి ఓ రేటును ఫిక్స్ చేసి మరీ డీఈవో కార్యాలయాల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ సోమవారం రెండ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ములుగు జిల్లా డీఈవో పాణిని, జూనియర్ అసిస్టెంట్ దిలీప్ ఎకుమార్ అంశం ఇప్పుడు విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందెన్నడూ విద్యాశాఖలో ఏసీబీకి నేరుగా పట్టుబడిన వారెవరు లేరని, వీరే మొట్టమెదటి వారని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.

డీఈవో ఆఫీసుల్లో పని కావాలంటే చేతులు తడపాల్సిన దుస్థితికి డీఈవో ఆఫీసులు చేరుకున్నాయంటే అతిశయోక్తి కాదు. డీఈవో కార్యాలయాల్లో జరిగే ప్రతీ పనికి లెక్కగట్టి మరీ సిబ్బందితో ఉన్నతాధికారులు వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రైవేటు పాఠశాలలు, ఉపాధ్యాయులకు సంబంధించిన పనులకు సంబంధించి రేట్ ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు తెగబడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిందిస్థాయి సిబ్బందిని పురమాయిస్తూ వారిచేత వసూళ్లు చేయిస్తూ విద్యాశాఖలోని ఉన్నతాధికారులు సేఫ్ జోన్‌లో ఉంటున్నట్లు చెబుతున్నారు. డబ్బులు దండుకుంటున్న ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిపై నిందలు మోపుతున్నారని వారు వాపోతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు ఎఫ్ఏసీ డీఈవోలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అర్హతలు లేకున్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం వీరిని డీఈవోలుగా నియమించింది. కింది స్థాయి నుంచి ఆమ్యామ్యాలకు అలవాటుపడిన వీరంతా సహజంగానే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కొంతమంది డీఈవోలు తమ చేతికి మట్టి అంటకుండా కిందిస్థాయి సిబ్బందిని పురమాయిస్తూ, తమ అనుయాయులను సీసీలుగా నియమించుకుంటూ వారి ద్వారా అక్రమార్జన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అవినీతి వ్యవహారాల్లో దొరికిన సందర్భాల్లో తమపై వేటు వేస్తూ ఉన్నతాధికారులు పబ్బం గడుపుకుంటున్నట్లు కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు వసూలు చేసి ఇవ్వడమే కాకుండా బలిపశువులమై పోతున్నామని వారు ఆక్రోశిస్తున్నారు. డీఈవో కార్యాలయాలపై నిఘా బృందాలు దృష్టి సారిస్తే ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు.

పాఠశాలల్లో పర్యావరణ క్లబ్‌లు

● ఈ ఏడాది నుంచి ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్‌గా పేరు మార్పు

● ఏడు ఇతివృత్తాలపై విద్యార్థులతో కమిటీల ఏర్పాటు

మహబూబాబాద్ ఎడ్యుకేషన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ క్లబ్‌లను ఏర్పాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఈ నెల 17 నుంచి జూలై 29 వరకు ప్రతీ పాఠశాలలో చురుకైన విద్యార్థులను ఎంపిక చేసి పర్యావరణ క్లబ్బులను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మానవ మనుగడకు చెట్లే ప్రధాన ఆధారం. సకల జీవరాశులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెట్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పచ్చదనం పెంపులో భాగంగా మొక్కల ప్రాధాన్యతను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటి వరకు పిలువబడిన పర్యావరణ క్లబ్బులు ఈ ఏడాది నుంచి ఏకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్‌గా పిలువబడుతోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో క్లబ్‌ల ఏర్పాటు

మహబూబాబాద్ జిల్లా 18 మండలాల పరిధిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు-102, ప్రాథమికోన్నత పాఠశాలలు-120, ప్రాథమిక పాఠశాలలు-676, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు-16, మోడల్ స్కూల్స్-8 మొత్తం 922 పాఠశాలలుండగా వాటిల్లో 40,437 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు క్లబ్‌ల ఏర్పాటు ఎంతో ఉపయోగపడనుంది. తప్పకుండా అన్ని బడుల్లో ఏకోక్లబ్‌లు ఏర్పాటు చేసి కేటాయించిన అంశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. సంవత్సరం మొత్తం కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ప్రతి రోజు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను పోర్టల్‌లో అప్లోడ్ చేయనున్నారు.

విద్యార్థులతో కమిటీల ఏర్పాటు

ఈనెల 17 నుంచి జూలై 29 వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో క్లబ్ కమిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రధానోపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు. ప్రతీ తరగతి నుంచి చురుగ్గా ఉన్న నలుగురు లేదా ఐదు మంది విద్యార్థులను ఎంపిక చేసి క్లబ్ భాగస్వాములు చేయనున్నారు. పాఠశాల యాజమన్య కమిటీలు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. ఏడు థీములకు సంబంధించిన యాక్టివిటీ ఫోటోలు https://merilife.nic.in అప్లోడ్‌చేయాల్సి ఉంటుంది. ఏకో క్లబ్ ఏర్పాటు అనంతరం ఈ కార్యక్రమం ఏడాదంతా జిల్లాలోని అన్ని పాఠశాల్లో కొనసాగనుంది.


ఇనుగుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్క నాటుతున్న ఉపాధ్యాయులు (ఫైల్)

ఏడు ఇతివృత్తాలపై..

ప్రపంచ ప్రజా ఉద్యమంలా చేపట్టిన ఏడు ఇతివృత్తాలను ఏకో క్లబ్‌లో ఆ ఏడాది భాగస్వామ్యం చేశారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శక్తిని ఆదాచేయడం, నీటిని ఆదాచేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పడం, స్థిరమైన ఆహార వ్యవస్థలు ఉపయోగించడం, వ్యర్థాలు తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, వంటి అంశాలను ప్రచారం చేయనున్నారు.

అన్ని బడుల్లో ఏర్పాటు చేయాలి

● మైదం చంద్రశేఖర్ ఆజాద్ క్వాలిటీ కోఆర్డినేటర్



జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు క్లబ్‌ల ఏర్పాటు ఎంతో ఉపయోగపడుతుంది.. తప్పకుండా అన్ని బడుల్లో ఏకోక్లబ్‌లు ఏర్పాటు చేసి కేటాయించిన అంశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలి.. ఏడాదంత కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ప్రతి రోజు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి.


1975-77 ఇంటర్మీడియట్ బ్యాచ్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మహబూబాబాద్ టౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 1975-77 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు స్థానిక ఆర్తీ గార్డెన్స్‌లో బుధవారం అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ నాటి విద్యార్థులు ఐదు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. వారంతా ఒకరినొకరిని ఆప్యాయంగా పలకరించుకునికళాశాల నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. మరోసారి హైదరాబాద్‌లో కలుసుకోవాలని విద్యార్థులంతా సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. చదువులమ్మ ఒడిలో విద్యాబుద్ధులు నేర్చుకుని ఎక్కడెక్కడో స్థిరపడ్డ తాము మళ్లీ 50 సంవత్సరాల తర్వాత ఒక్కచోట కలుసుకోవడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు రామ సహాయం వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనాథ్, శ్రీధర్, మోహన్‌రావు, రాజేందర్, విజయ్, వెంకటయ్య, నాగేశ్వర్‌రావు, పుల్లారెడ్డి, ఉదయ్‌ధీర్‌రెడ్డి, సీతారాంరెడ్డి, శ్రీనివాస్, వీవీ. నాగేందర్‌తో పాటు మొత్తంగా 63 మంది హాజరయ్యారు.

నేడు కురవిలో స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికలు

కురవి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతిలో ప్రవేశాల కోసం గురువారం కురవి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల గ్రౌండ్‌లో ఎంపికలు నిర్వహిస్తామని ఎంఈవోలు బాలాజీ, లచ్చిరాంనాయక్ తెలిపారు. కురవి, సీరోలు మండలాలకు కలిపి కురవిలో ఎంపికలు నిర్వహిస్తున్నామని, 4వ తరగతిలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం కోసం విద్యార్థులు ఈ ఎంపికలకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం వహీద్, ఉపాధ్యాయులు రాగం వీరభద్రం, పిల్లి కమల్‌కిశోర్, కాశీనాథ్, దార సునీల్, భారతి పాల్గొన్నారు.

చెరువులో పడి విద్యార్థిని మృతి

గంగారం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కాటినాగారంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల కురిసిన వర్షాలకు గంగారం మండలం కోమట్లగూడెం చెరువులో నీరు చేరటంతో.. కాటినాగారం గ్రామానికి చెందిన కొందరు పిల్లలు సరదా కోసం ప్రతీరోజు ఈత కొడుతూ స్నానాలు చేసి వస్తున్నారు. ఎప్పటిలాగానే బుధవారం ఉదయం కూడా కాటినాగారం గ్రామానికి మూతి శ్రావణి (12) స్నేహితులతో స్నానాలకు వెళ్లింది. ఈత కొడుతూ స్నానాలు చేస్తున్న సమయంలో ఆ విద్యార్థిని కాస్త లోతుకు వెళ్లి మునిగిపోయింది. నీటిలో మునిగిపోతున్న శ్రావణిని కాపాడేందుకు స్నేహితులు కాటినాగారం వచ్చి ఆమె చెరువులో మునిగిపోయిందని గ్రామస్థులకు చెప్పి వారిని తీసుకువెళ్లే సరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.


విద్యార్థిని శ్రావణి (ఫైల్)

మెరుగైన వైద్యం కోసం శ్రావణిని కోమట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)కి తీసుకొని వచ్చారు. అక్కడ వైద్యుడు లేకపోవటంతో నర్సులే ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం 108లో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు శ్రావణి మృతి చెందినట్లు నిర్ధారించటంతో శవాన్ని ఇంటికి తీసుకువచ్చేశారు. కాగా, మృతురాలు శ్రావణి గంగారం గిరిజన బాలికల వసతి గృహంలో ఏడో తరగతి చదువుతోంది.

వేసవి సెలవులు ముగిసి, బడికి వెళ్లే సమయంలో విద్యార్థి శ్రావణి చనిపోవటంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి నరేష్ పోలీసులకు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గంగారం ఎస్ఐ రవికుమార్ శవపంచనామా చేసి, శవాన్ని పోస్టుమార్టం చేశారు. విద్యార్థిని మృతదేహాన్ని తండ్రికి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మున్నేరులో మునిగి రైల్వే ఉద్యోగి మృతి

డోర్నకల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : ఉయ్యాల వాడ క్రాస్‌రోడ్డు సమీపంలో మున్నేరులో ప్రమాదవశాత్తు మునిగి ఓ రైల్వే ఉద్యోగి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం. డోర్నకల్‌లో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి ఎర్రంశెట్టి సందీప్ (30) బుధవారం స్నేహితులతో కలిసి మున్నేరు వద్దకు వచ్చాడు. కొంతసేపటి తర్వాత నీటిలో దిగిన సందీప్ మున్నేరులో మునిగి గల్లంతయ్యాడు. ఇది గమనించిన స్నేహితులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే సందీప్ నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సందీప్ మృతదేహం కోసం గజ ఈతగాళ్లను రప్పించి గాలించారు. మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. మృతుడు సూర్యాపేట జిల్లా కోదాడకు చెందినవాడని, నాలుగు నెలల క్రితమే వివాహం జరిగిందని స్నేహితులు తెలిపారు. మృతుడు గూడ్స్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

స్కూళ్లను తెరిపించేందుకు కార్యాచరణ

● ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశం

● మూతపడ్డ బడులను సందర్శించిన అధికారులు

గూడూరు, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : మూతపడ్డ గిరిజన ప్రాథమిక పాఠశాలలను తెరిపించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. 'ఆంధ్రజ్యోతి' జిల్లా టాబ్లాయిడ్‌లో బుధవారం ప్రచురితమైన 'ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య..'మూతపడనున్న ఆరు గిరిజన పాఠశాలలు, నామమాత్రంగా బడిబాట కార్యక్రమం అనే కథనానికి స్పందన లభించింది. మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఆశ్రమ పాఠశాలల పే యూనిట్ ప్రధానోపాధ్యాయులతో ఏసీఎంవో డి.రాములు, జీసీడీవో కె.విజయ, కొత్తగూడ ఏటీడీవో ఆర్.భాస్కర్, ఏజెన్సీ డిప్యూటీ ఈవో సారయ్యలు గూడూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఏ.. ఏ పాఠశాలలు అదనపు టీచర్లు ఉన్నారో గుర్తించి మూతపడ్డ గిరిజన ప్రాథమిక పాఠశాలలకు పంపించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఒకట్రెండు రోజుల్లో మూతపడ్డ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించేందుకునియామకపత్రాలను అందించనున్నారు. గూడూరు మండలంలో మూతపడ్డ ఆరు గిరిజన ప్రాథమిక పాఠశాలలు తేజావత్ పంతుల్యతండ, తేజావత్ మంగ్యాతండా, చింత వడ్డెరతండా, ఆంజనేయతండా, కిష్టాపురం, చిర్ర కుంటతండ గిరిజన ప్రాథమిక పాఠశాలలను ఏసీఎంవో రాములు, ఏజెన్సీ డిప్యూటీ ఈవో సారయ్య, జీసీడీవో విజయ, డీఆర్‌పీ శ్రీకాంత్‌లు పాఠశాలలను సందర్శించారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లు రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన పాఠశాలల హెచ్‌ఎంలు, ఏటీడీవోలతో జూమ్‌మీటింగ్ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.


సమావేశంలో మాట్లాడుతున్న ఏటీడీవో ఆర్. భాస్కర్

ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌పీలు శ్రీనివాస్, బాలు, సంపత్, డీఆర్వో శ్రీనివాస్, కెయూనిట్ హెచ్‌ఎంలు సురేందర్‌రావు, లలితకుమారి, రవీందర్‌రెడ్డి, సారంగపాణి, శ్రీనివాస్, కిషన్, నర్సయ్య, హరిసింగ్ పాల్గొన్నారు.

మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలి

● మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య

కురవి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : యువత మత్తుపదార్థాలకు బానిసలై జీవితాన్ని ఆగం చేసుకోవద్దని మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య అన్నారు. కురవి మండలం మొగిలిచర్లలో పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. చిన్న వయస్సులో మద్యం, మత్తుపదార్థాలు అలవాటు చేసుకోవడం వలన అనేక అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అన్నారు. చెటు అలవాట్లకు బానిసకాకుండ ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలన్నారు. ఎస్సై గంద్రాతి సతీష్, కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.

సమష్టిగా ఉద్యమించాలి

మహబూబాబాద్ టౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి):యాదవులంతా తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు డి. రాజారాం యాదవ్ అన్నారు. యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఈనెల 30న నిర్వహించతలపెట్టిన యాదవుల ఆత్మగౌరవ సభ పోస్టర్లను మానుకోటలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ యాదవులంతా కలిసికట్టుగా ఉంటూ అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. ఆత్మగౌరవ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి యాదవుల సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోడంగి గోవర్ధన్, తెలంగాణ యాదవ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల కృష్ణ యాదవ్, సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ వార్డు కౌన్సిలర్ ఎడ్ల వేణుమాధవ్, ఎడ్ల రమేష్, వెంకట్, సూత్రపు రాజు, పెద్దబోయిన రవి, జీలుగుల భాస్కర్, జక్కుల వెంకట్ పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాల పెంపునకు కృషి : డీఈవో

డోర్నకల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నట్లు డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. అమ్మపాలెం యూపీఎస్, డోర్నకల్ జడ్పీహైస్కూల్‌ను బుధవారం సందర్శించారు. జడ్పీహైస్కూల్లో విద్యార్థులకు సైన్స్, ఫిజిక్స్ ల్యాబ్‌లతో పాటు లైబ్రరీని నూతనంగా ఏర్పాటు చేశారు. వాటిని పరిశీలించిన డీఈవో జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం నర్సింహారావును అభినందించారు. అనంతరం అమ్మపాలెం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఆ పాఠశాల కోసం ఎన్నారై అందించిన బెంచీలను పరిశీలించారు. ఎంఈవో లక్ష్మా, హెచ్‌ఎం నర్సింహరావు, అమ్మపాలెం శ్రీలక్ష్మి, శోభారాణి, చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్నారు.

అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు


ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మురళీనాయక్

● మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్

మహబూబాబాద్ టౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : ఇల్లు లేని అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదని స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మునిసిపల్ కార్యాలయంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ...పేదవారి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు ఖలీల్‌పాషా, చలమల నారాయణ, ఎడ్ల రమేష్ , నిమ్మల శ్రీనివాస్, రవి, నాళ్ల లక్ష్మినర్సింహారావు సల్వాది దిలీప్, భూక్య లక్ష్మీ పాల్గొన్నారు.

● మహబూబాబాద్ మండలం నడివాడ, గడ్డిగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరు అయిన ఇళ్ల నిర్మాణాలను స్థానిక ఎమ్మెల్యే భూక్యమురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణాల్లో రాజీపడకుండా నాణ్యతతో ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మిట్టకంటి రాంరెడ్డి, మాజీ సర్పంచ్ రాయపాటి బుచ్చిరెడ్డి, నర్సింగం శ్రీను, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్‌నాయక్, ఎంపీడీవో రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధికి నిధులు కేటాయించాలి

మహబూబాబాద్ కంకరబోడ్‌లోని ఉర్దూ షాదీఖానా (ఉర్దూఘర్) అభివృద్ధి కోసం రూ.30 లక్షల నిధులు కేటాయించాలని పట్టణానికి ముస్లిం మతపెద్దలు ఎమ్డీ, ఎక్బాల్, ఖలీల్‌పాషా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌కు బుధవారం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021లో కంకరబోడ్‌లో షాదీఖానాను నిర్మించారని చెప్పారు. అందులో సరైన వసతులు లేకపోవడంతో గత 25 సంవత్సరాలుగా ముస్లింల వివాహాలు, శుభకార్యాలు జరగలేదన్నారు. పర్యవేక్షణ లోపంతో అది శిథిలావస్థకు చేరుకుందని దాని అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, ముఫ్తీ అలంఘీర్, సర్వర్, జమీల్, నయీం, ఫజల్, అఫ్జల్, ఫయాజ్, అమీర్, రియాజ్, యాకూబ్ పాల్గొన్నారు.

కిసాన్ పరివార్ సీఈవోపై కేసు నమోదు

మహబూబాబాద్ క్రైం, జూన్ 18(ఆంధ్రజ్యోతి): కిసాన్ పరివార్ సంస్థ సీఈవోతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్సై విజయ్‌కుమార్ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కిసాన్ పరివార్ సంస్థ సీఈవో డాక్టర్ వివేక్ జన్మదినం పురష్కరించుకొని ఈనెల 12న జిల్లా కేంద్రంలోని వివేక్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట రోడ్డుపై అడ్డంగా బాణసంచాలు పేల్చి ప్రజల రాకపోకలకు విఘాతం కలిగంచడం వల్ల డాక్టర్ వివేక్‌తో పాటు ఆ సంస్థ మండల కోఆర్డినేటర్లు భీమానాయక్, సూర్యప్రకాష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

కేసముద్రం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : చదువు మధ్యలో ఆపేసిన వారు మళ్లీ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్న ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కేసముద్రం స్టేషన్ జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రాజు కోరారు. వచ్చేనెల 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, మూడు సెట్స్ ప్రతులను పాఠశాలలో అందజేయాలని కోరారు. ఇతర వివరాలకు సెంటర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ సురేష్ 9291653497 నెంబరులో సంప్రదించాలన్నారు.

అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం

డోర్నకల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : మూడ్రోజుల క్రితం అదృశ్యమైన యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైనట్లు డోర్నకల్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్‌కు చెందిన యువకుడు ఉల్లి రంజిత్‌కుమార్ (26) మూడ్రోజుల క్రితం డోర్నకల్ మండలంలోని రావిగూడెంలో తమ బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై వచ్చాడు. కార్యక్రమం అనంతరం మన్నెగూడెం వెళ్లివస్తానని బంధువులకు చెప్పి వెళ్లిన రంజిత్ రావిగూడెం-మన్నెగూడెం గ్రామాల మధ్య ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలువ సమీపంలో అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు డోర్నకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న క్రమంలో సీతారామ ప్రాజెక్టు సమీపంలో అతని ద్విచక్రవాహనం, చెప్పులు కన్పించాయి. పక్కనే ఉన్న బావిలో పడి ఉంటాడని వెతికించినప్పటికి అతని ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో గత మూడ్రోజులుగా పరిసర ప్రాంతాల్లో డోర్నకల్, గార్ల, సీరోలుకు చెందిన పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం ఓ గుట్టపై రంజిత్ మృతదేహం లభ్యమైంది. శవపంచనామా నిర్వహించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

● పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చంద్ర అరుణ

మహబూబాబాద్ రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ప్రగతిశీల మహిళ సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చంద్ర అరుణ విమర్శించారు. మహబూబాబాద్ పట్టణంలోని మాస్‌లైన్ పార్టీ కార్యాలయంలో పీవోడబ్ల్యూ జిల్లా కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ మహిలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి, నేటికి ఆ హామీని నిలబట్టుకోవడంలో విఫలం చెందారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని చెబుతూ.. రకరకాల కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల బస్సులను తగ్గించారని, దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం చెందారని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరోమణి, ఎర్రక్క, భద్రక్క, సోమక్క, సుగుణమ్మ పాల్గొన్నారు.

రైతుల ఖాతాల్లో రూ.4.78 కోట్లు జమ

కొత్తగూడ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని రైతుల ఖాతాల్లో రూ.4.78 కోట్లు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసినట్టు మండల వ్యవసాయ శాఖ అధికారి ఉదయ్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ పట్టాలు కలిగి ఉన్న 2020 మంది రైతులకు రూ.1.43 కోట్లు, అటవీ హక్కు పత్రాలు కలిగి ఉన్న 3,533మంది రైతులకు రూ. 3.35 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసినట్టు ఏవో పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో ఇళ్ల పనులు వేగంగా జరగాలి

అదనపు కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో

గార్ల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇందిరమ్మ సొంత ఇంటికల నేరవేర్చడం కోసం ఏర్పాటు చేసిన పథకంలో జిల్లాలో క్షేత్రస్థాయిలో పనులను ముమ్మరంగా చేపట్టి, పురోగతి సాధించే విధంగా మండల లెవల్ అధికారులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో అన్నారు. బుధవారం మండలంలోని సీతంపేట గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుకు ఇంటి నిర్మాణ మార్కింగ్ పనులను స్థానిక అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అధికారులు ప్రతీరోజు ఉదయం పూట ఒకగంట పాటు ఇంటి నిర్మాణాలు ఏదశలో ఉన్నాయో తెలుసుకొని, ఎప్పటికప్పడు సలహాలు సూచనలు చేయాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను నేరవేర్చడం కోసం ప్రతీ ఒక్కరు తమవంతు కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇసుక తదితర సౌకర్యాలను కల్పించుటకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్, పంచాయితీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

● బయ్యారం : మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు లెనినల్ వత్సల్ టొప్పో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనులు వేగంగా పురోగతిలో ఉన్నాయయన్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. స్వయం సహాయక బృందాలలో సభ్యురాలుగా ఉన్న మహిళలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకేజీలు ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


కొత్తపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న లెనిన్‌వత్సల్ టొప్పో